



బంపర్ మెజారిటీ!

• ఐదో రౌండ్లో 47,850 ఆధిక్యం సొంతం





భారీ విజయం దిశగా ఆలపాటి రాజేంద్రప్రసాద్

- మరో 5 రౌండ్లు జరగనున్న లెక్కింపు
- 70 వేల నుంచి 80 వేల వరకు మెజారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా

ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ లెక్కింపుతోనే భారీ మెజారిటీని దక్కించుకున్న ఆయన రౌండ్ రౌండ్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. గట్టి పోటీని ఇస్తారని అందరూ ఊహించిన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు దారుణమైన ఓటమి చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐదు రౌండ్లకు గాను 47,850 మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందున్నారు. మిగిలిన ఐదు రౌండ్లలో కూడా ఆలపాటి ఇదే విధమైన ఆధిక్యంతో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 40 వేల పైచిలుకు మెజారిటీ తెచ్చుకున్న ఆలపాటి విజయం ఇప్పటికే ఖాయమైనప్పటికీ.. మెజారిటీ ఎంత సాధించబోతున్నారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఐదు రౌండ్ల లెక్కింపులో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు 40 వేల పైచిలుకు ఆధిక్యం వచ్చింది. మిగిలిన రౌండ్లలో కూడా ఇదే విధంగా దూసుకుపోతే ఈయనకు 70 వేల నుంచి 80 వేల వరకు మెజారిటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఆలపాటి విజయంపై ధీమాగా ఉన్నారు. ఆ దిశగానే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లకు దగ్గరయ్యారు. తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి ఎన్నికల సమరంలో దిగారు. విద్యావేత్తగా తనకున్న పరిచయాలను ఉపయోగించుకున్నారు. ప్రచారానికి సాంకేతికతను జోడించి పట్టభద్రులకు చేరువయ్యారు. దీనికి తోడు ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించటం కూడా ఆయనకు కలిసొచ్చింది. తన ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావించారు.

కూటమి పాలనపై సంతృప్తిగా ఉద్యోగులు!

ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా ఈ ఎన్నిక ద్వారా పటాపంచలు కానుంది. కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా సానుకూలంగా ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ఉద్యోగుల ఓట్లపైనే ప్రధానంగా పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగ వర్గం అంతా కూడా కూటమి అభ్యర్థికే జై కొట్టింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ యువపట్టభద్ర ఓటర్లంతా కూడా ఆలపాటికి ఓట్లేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆలపాటి గెలుపునకు కృషి చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆలపాటి గెలుపునకు కూటమి కలసి కట్టుగా కృషి చేసిందనే చెప్పాలి.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం ఆయన తరచూ సమీక్షలు నిర్వహించారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆలపాటి విజయం కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారు పడిన కష్టం అంతా, ఇంతా కాదు. ప్రతి నియోజకవర్గానికి పార్టీ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఉన్నారని మరోమారు ఈ ఎన్నికతో తేటతెల్లమైంది. మొదటి నుంచి ఆలపాటి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ అంచనాలకు దగ్గరగానే మెజారిటీ రాబోతున్నట్టు పరిశీలకులు పేర్కొంటున్నారు.

పేదరికం.. దూరం దూరం

- అత్యల్ప పేదరిక స్థాయి కలిగిన జిల్లాగా ఉమ్మడి కృష్ణా
- రాష్ట్రంలో 2వ స్థానం.. ఉమ్మడి వెస్ట్ గోదావరికి మొదటి స్థానం
- ఎన్టీఆర్ జిల్లాలో భారీగా ఎయిడ్స్ కేసులు.. రాష్ట్రంలోనే 2వ స్థానం
- ఉమ్మడి జిల్లాకు ఆర్థిక వనరులుగా ఉద్యాన పంటలు
- అసెంబ్లీలో సామాజిక ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ప్రణాళిక విభాగం

పేదరిక స్థాయి అత్యల్పంగా ఉన్న జిల్లాగా ఉమ్మడి కృష్ణాజిల్లా రికార్డు సాధించింది. రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానం సంపాదించింది. పేదరిక తలగణన నిష్పత్తి ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లా 4.38 శాతాన్ని సాధించడంతో పాటు మల్టీ పోవర్టీ ఇండెక్స్ స్కోర్ 0.017గా నమోదు చేసింది. అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరు, సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రణాళిక విభాగంగా నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలో ఈ ఘనత సాధించింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2024-25 సంవత్సరానికి సామాజిక ఆర్థిక సర్వేను సోమవారం రాష్ట్ర ప్రణాళిక విభాగం విడుదల చేసింది. ఏటా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విభాగం ఆధ్వర్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరు, సామాజిక, ఆర్థిక అంశాలను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకుంటారు. దీనినిబట్టి పేదరిక జిల్లాలకు సంబంధించి సవివర నివేదిక ఇస్తారు. అల్పాదాయ వర్గాలకు సకాలంలో డీబీటీ ద్వారా ఆర్థిక సహాయాలు అందించటం, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టడం, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంఎస్ఎంఈ, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎంఏవై, ముద్ర రుణాలు, పీఎంజీకేవై, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాలు.. వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

ఎయిడ్స్‌లో రెండో స్థానం

ఎయిడ్స్ కేసుల్లో ఎన్టీఆర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా మొదటిస్థానంలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం 18,252 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరికి యాంటీ రిట్రోలర్ థెరపీ (ఏఆర్‌టీ) కింద వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో మిగతా 6లో..

ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభం



మచిలీపట్నం స్టార్ కళాశాల వద్ద విద్యార్థులు 6లో

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

- దోమలు వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోండి
- తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు చేపట్టాలి : కలెక్టర్ బాలాజీ

6లో



మొవ్వ సబ్‌రిజిస్ట్రార్ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు



- ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ రవీంద్రనాథ్
- 1000 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ

6లో

ఉద్యాన పంటలకు చేయూత



క్యాబేజీ తోట

జిల్లాలో ఉద్యాన, వాణిజ్య పంటలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (మిడ్) ఆన్ పోస్ట్‌హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా రైతులకు సబ్సిడీలు అందించేందుకు ఈ ఏడాది ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. జాతీయ ఉద్యాన బోర్డు ద్వారా ఈ నిధులను విడుదల చేయనుంది. 2025-26 సంవత్సరంలో 'మిడ్' ద్వారా జిల్లాలో 207.40 హెక్టార్లలో ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు రూ.47.29 కోట్లను ప్రోత్సాహాలుగా అందించనుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా ఉద్యానశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. రైతులు దరఖాస్తు చేసుకుంటే అర్హులను ఎంపిక చేసి రాయితీలను అందించనున్నారు.

- జిల్లాలో 2025-26 సంవత్సరంలో రైతులకు భారీగా సబ్సిడీలు
- 207.4 హెక్టార్లలో సాగుకు రూ.47.29 కోట్లు కేటాయింపు
- మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఆన్ పోస్ట్‌హార్వెస్ట్, మేనేజ్‌మెంట్ ద్వారా ప్రణాళిక
- దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులకు కేటాయింపు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, గుడివాడ, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, గూడూరు, మచిలీపట్నం తదితర మండలాల్లో 'మిడ్' ద్వారా ఉద్యాన పంటలు పండించే రైతులకు రాయితీలు అందిస్తారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.10.30 కోట్లు, నీటి వనరుల సృష్టికి రూ.22.50 లక్షలు, రక్షిత సాగు నీటి కోసం రూ.14.90 కోట్లు, పంటల కోత అనంతరం మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20.10 కోట్లు, తేనెటీగల పెంపకం కోసం రూ.83 లక్షల అంచనా వ్యయంతో జిల్లా వ్యాప్తంగా నిధులు కేటాయించారు.


కోత అనంతరం నిర్వహణ కోసం

వివిధ రకాల పంటల కోత అనంతరం వాటిని నిల్వ ఉంచేందుకు ఫార్మ్‌గేట్ ప్యాక్ హౌస్, శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం రూ.25 లక్షలు ఒక యూనిట్ నిర్మాణం అంచనా కాగా, అందులో 50శాతం రాయితీగా రూ.12.50 లక్షలను అందిస్తారు. కన్వేయర్ బెల్ట్‌సార్టింగ్, వాషింగ్, డ్రయింగ్, డాక్‌లెవలర్, కోల్డ్ రూమ్‌ల నిర్మాణం కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1.60 కోట్లను అంచనాగా వేశారు. ఇందులో 35 శాతం రాయితీతో రూ.56 లక్షలను రాయితీగా అందజేస్తారు. 96 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం చేస్తే 35 శాతం రాయితీగా రూ.16.80 కోట్లను ఇస్తారు. 14 టన్నుల సామర్థ్యంతో నడిచే రిఫ్రిజిరేటెడ్ రవాణా వాహనాల ఖరీదును రూ.31 లక్షలుగా నిర్ణయించి, అందులో 35శాతంతో రూ.10.85 లక్షలను రాయితీగా ఇస్తారు. ప్రీ కూలింగ్, ప్యాకింగ్, గ్రేడింగ్ యూనిట్ నిర్మాణ ఖర్చు రూ.48.50 లక్షలు కాగా, ఇందులో 40 శాతం రాయితీగా అందిస్తారు. గ్రామీణ మార్కెట్ ఏర్పాటుకు రూ.25 లక్షలు అంచనా ఉండగా, అందులో 25శాతం సబ్సిడీగా అందజేస్తారు. మొబైల్ వెండింగ్ వాహనం లక్ష రూపాయలు ఖరీదు కాగా, అందులో 35శాతం సబ్సిడీగా ఇస్తారు. 10 హెక్టార్లకు సాగు నీరందించే చెరువు ఏర్పాటుకు రూ.24 లక్షల అంచనా ఉండగా, రూ.18 లక్షలను రాయితీగా అందిస్తారు. రైతులు సాగు నీటి అవసరాల కోసం చిన్నపాటి చెరువులు, బావుల నిర్మాణానికి రూ.1.50 లక్షలను ఖర్చుగా నిర్ణయించి, అందులో రూ.75 వేలను రాయితీగా ఇస్తారు. పుట్ట గొడుగుల ఉత్పత్తి, కంపోస్ట్ ఎరువుల తయారీ పెద్ద యూనిట్‌లకు రూ.30లక్షలను అంచనా వేసి అందులో 40శాతం రాయితీగా రూ.12లక్షలను, స్పాన్ మేకింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ.20 లక్షలుగా నిర్ణయించి అందులో రూ.8లక్షలు రాయితీగా అందిస్తారు. చిన్నపాటి పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రాలు ఒక్కో యూనిట్ మిగతా 6లో..

రాయితీలు ఇలా..

మొక్కల పెంపకానికి ఒకహెక్టారు విస్తీర్ణంలో పెద్దనర్సరీని భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేస్తే ఒక్కో యూనిట్ స్థాపనకు రూ.30 లక్షలను ఖర్చుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తారు. ప్రైవేటు వ్యక్తులు నర్సరీలను ఏర్పాటు చేస్తే 40శాతం సబ్సిడీతో రూ.12 లక్షలను రాయితీగా అందజేస్తారు. 60 సెంట్ల నుంచి హెక్టారులోపు చిన్ననర్సరీలు ఏర్పాటు చేస్తే రూ. 20 లక్షలను యూనిట్ ఖరీదుగా నిర్ణయించి ఈ మొత్తాన్ని రాయితీగా ఇస్తారు. ప్రైవేటుగా ఏర్పాటు చేస్తే రూ.10 లక్షలను రాయితీగా అందజేస్తారు. టిష్యూ కల్చర్ యూనిట్ స్థాపన కోసం రూ.2.50 కోట్లను పూర్తి రాయితీగా అందించనున్నారు. రెండు హెక్టార్లలో దీర్ఘకాలిక పంటలు, బహు వార్షిక పంటలు, విదేశీ పండ్ల సాగు, పూలసాగు, కూరగాయల సాగు, సుగంధ, ఔషధ మొక్కల సాగుకు అయ్యే ఖర్చును అంచనా వేసి అందులో 40శాతం మేర రాయితీగా ఇస్తారు. ఇందులోనే డ్రిప్ ఇరిగేషన్, ఇతరత్రాలు ఉంటాయి.

ప్రజాసమస్యలపై ఎమ్మెల్యేల గళం



యార్లగడ్డ వెంకట్రావు
వెనిగండ్ల రాము
మండలి బుద్ధప్రసాద్

- అసెంబ్లీలో జిల్లాల పునర్విభజనపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ ఆగ్రహం
- రోడ్ల దుస్థితిని సభ దృష్టికి తెచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల
- సాగునీటి సమస్యలు ప్రస్తావించిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి

అధ్యక్షా.. అంటూ ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తారు. సోమవారం నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై ప్రసంగించే సందర్భంలో నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా గన్నవరం, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను చర్చనీయాంశం చేశారు. జిల్లాల పునర్విభజన సమస్యలపై యార్లగడ్డ వెంకట్రావు, అధ్వానంగా ఉన్న రోడ్లపై వెనిగండ్ల రాము సభలో తమవాణి వినిపించారు. జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సాగునీటి సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. -(ఆంధ్రజ్యోతి, విజయవాడ/అవనిగడ్డ)

అశాస్త్రీయంగా జిల్లాల విభజనతో ఇబ్బందులు : యార్లగడ్డ వెంకట్రావు

జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గళమెత్తారు. పునర్విభజనలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను రెండు జిల్లాలకు చేర్చి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని గత వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు అతి దగ్గరగా, కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరాన్ని కృష్ణాజిల్లాలో కలిపారని మండిపడ్డారు. గన్నవరం నుంచి మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ విధంగా విభజన చేయటం వల్ల నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు మరింత దూరం అయ్యాయన్నారు. వీటిని తక్షణం కూటమి ప్రభుత్వం సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గన్నవరంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని గుర్తు చేశారు. విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌పోర్టును మచిలీపట్నం జిల్లా పరిధిలోకి ఎలా తీసుకువస్తారని, విజయవాడ పేరుతో ఉన్న ఎయిర్‌పోర్టును ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా కృష్ణాజిల్లాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్యాలయాలు మిగతా 6లో..

దుర్గగుడిలో చీరల గోల్‌మాల్‌పై 7, 8 తేదీల్లో విచారణ



6లో

రంజాన్ వేళలు



ఇఫ్తార్ (సాయంత్రం): 6-19 (మంగళ)
సహర్ (ఉదయం): 5-03 (బుధ)


మొవ్వ సబ్ రిజిస్ట్రార్‌పై వేటు!

» అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినందుకు చర్యలు



రిజిస్ట్రార్ సత్యనారాయణ

కూచిపూడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన మొవ్వ సబ్‌రిజిస్ట్రార్ ఎ.సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ రవీంద్రనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మంగళగిరి మండలం కుర్రగల్లు గ్రామ పరిధిలోని ఓ వితంతు మహిళకు చెందిన 1000 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలు, మార్ఫింగ్ ఆధార్‌లతో వేరొక వ్యక్తి పేరిట దస్తావేజు నెంబర్ 932/2025గా ఫిబ్రవరి 20న రిజిస్ట్రేషన్ జరిగింది. 934/2025 మరో దస్తావేజు కూడా నకిలీ ధృవపత్రాలు సృష్టించి అదేరోజు మొవ్వ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై బాధితుల నుంచి ఫిర్యాదులు రావటంతో ఉన్నతాధికారులు జిల్లా రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తిని విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. రిజిస్ట్రేషన్లలో అవకతవకలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు జిల్లా రిజిస్ట్రార్ నివేదికను ఉన్నతాధికారులకు పొందుపర్చారు. దీనిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ రవీంద్రనాథ్ మొవ్వ సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.గణేష్ బాబుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఘంటసాల గ్రామంలో ఓ అక్రమ రిజిస్ట్రేషన్ జరగ్గా, దానిని రద్దు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మొవ్వ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మారిందన్న విమర్శలు ఇటీవల కాలంలో వెల్లువెత్తాయి.



దుర్గగుడిలో చీరల గోల్‌మాల్‌పై 7, 8 తేదీల్లో విచారణ

ఇంద్రకీలాద్రి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై చీరల గోల్‌మాల్ వ్యవహారంలో ఈనెల 7, 8 తేదీల్లో విచారణ జరుగుతుందని, ఈవో కె.రామచంద్రమోహన్ తరఫున ఏఈవో పి.సుధారాణి సోమవారం సంబంధిత విభాగాల వారిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. తొలుత ఈ విచారణ 11, 12 తేదీల్లో జరుగుతుందని సమాచారం ఇచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల 7, 8 తేదీల్లోనే చేపట్టనున్నట్టు తెలిపారు. గుంటూరు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విచారణ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆడిట్, చీరలు, ఫెస్టివల్, పూజలు, ప్రధాన ఆలయం, పరిపాలనా, లీజులు, లీగల్ విభాగాలకు చెందిన ఏఈఓలు, సూపరింటెండెంట్‌లు, గుమస్తాలు, ఈనెల 7వ తేదీ మల్లికార్జున మహామండపంలోని ఐదో అంతస్తులో గల చీరల గోడౌన్‌కు రావాల్సిందిగా పేర్కొన్నారు. సంబంధిత రికార్డులతో ఆరోజు ఉదయం 9 గంటలకల్లా చీరల గోడౌన్‌కు రావాలని పేర్కొన్నారు. గుంటూరు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఫోన్ ద్వారా తెలియజేసిన మేరకు ఈనెల 11, 12 తేదీలకు బదులు 7, 8 తేదీల్లోనే విచారణ చేపడతామని తెలియజేశారన్నారు.



చల్లపల్లిలో పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులు

సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. 20,171 మందికిగాను 19,873 మంది విద్యార్థులు తొలిరోజు పరీక్ష రాసినట్టు ఇంటర్ జిల్లా అధికారి సాల్మన్‌రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 11 కేంద్రాల్లో ఇంగ్లీషు పరీక్షకు 2181 మందికిగాను 1908 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో రామారావు తెలిపారు.



ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరుకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీ కౌలు రైతుల సంఘం నేతలు

చివరి గ్రామాలకూ సాగునీరు ఇవ్వండి

» ఏపీ కౌలు రైతుల సంఘం వినతి

గవర్నర్‌పేట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో చివరి గ్రామం వరకూ సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, సహాయ కార్యదర్శి బి.రంగారావు, నేతలు ఎస్‌కె మస్తానయ్య, మూర్తిలు మంగళవారం ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ తిరుమలరావును కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సాగునీరు తాళ్లరేవు మండలంలోని పి.మల్లవరం, జార్జిపేట, నేలపల్లి, పోలేకుర్రు, కోరంగి, తాళ్లరేవు, పెనుకుదురు, చొల్లంగి, జి.వేమవరం, చొల్లంగిపేట గ్రామాలలో ఉన్న పంటపొలాలకు సాగునీరు అందడం లేదని, గత 10 సంవత్సరాలుగా ప్రతి దాళ్వా సీజన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. మండలంలో 6 వేల ఎకరాలు పైబడి వరి పొలం ఉందని, ప్రతి ఏడాది సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. సాగునీరు అందక రైతులు రోడ్డు ఎక్కి నిరసన తెలిపే పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితి రాకుండా తక్షణమే అధికారులు స్పందించి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.





శరవేగంగా సాగుతున్న నిర్మాణాలు



కళాత్మకంగా..



కళాత్మకంగా భవన నిర్మాణాల నమూనా

రాయనపాడుకు మహర్దశ

» రూ.12.13 కోట్లతో స్టేషన్ ఆధునికీకరణ పనులు

» సుందరంగా భవన సముదాయాల నిర్మాణం

బెజవాడ జంక్షన్‌కు బైపాస్

రైల్వేస్టేషన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : విజయవాడకు సమీపంలోని రాయనపాడు రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ కింద రూ.12.13 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో 53 రైల్వే స్టేషన్లను అన్ని సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వాటిలో రాయనపాడు స్టేషన్ ఒకటి. రాయనపాడు జంక్షన్ స్టేషన్‌లో ఎన్ఎస్‌జీ-5 కేటగిరి కింద పనిచేస్తుంది. స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. విజయవాడ జంక్షన్‌కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయనపాటు స్టేషన్‌లో మొత్తంగా రోజులో 20 రైళ్లు ఆగుతాయి. చెన్నై-బలార్ష-నాగపూర్-న్యూఢిల్లీ ట్రాక్ మార్గంలో ఉండి అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది.

విజయవాడ బైపాస్ స్టేషన్

రాయనపాడును విజయవాడ బైపాస్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. నాగపూర్, సికింద్రాబాద్ (వరంగల్ మీదుగా) నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా వైపు వెళ్లే అనేక రైళ్లు విజయవాడ ప్రధాన స్టేషన్‌కు వెళ్లకుండానే రాయనపాడు స్టేషన్‌లోనే ఆగుతాయి. దీంతో ఈ స్టేషన్‌కు ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రశాంతమైన పరిసరాలు, చారిత్రక, మతపరమైన అనేక అంశాలతో ముడిపడిన ప్రదేశాలు ఈ స్టేషన్ పరిసరాలలో ఉండటం వల్ల మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

సుందర కట్టడాలతో ప్రత్యేక ఆకర్షణ

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఒక ప్రణాళిక ప్రకారం రాయనపాడు స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్ వెలుపల భాగాన్ని అందంగా తీర్చిదిద్దటంతో పాటు ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ రద్దీ లేకుండా అభివృద్ధి చేస్తున్నారు. స్టేషన్‌లోకి ప్రవేశించటానికి వరండాను నిర్మిస్తున్నారు. దివ్యాంగులకు అనుకూలమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ భవనంలో పలు మెరుగైన సౌకర్యాలను తీర్చిదిద్దుతున్నారు. ఏసీ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన పార్కింగ్ ప్రాంతాన్ని కూడా మెరుగుపరుస్తున్నారు.

అర్ధభాగం పనులు పూర్తి

ప్లాట్‌ఫారంలను చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ప్లాట్‌ఫారం సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్లాట్‌ఫారం ఉపరితలం పనులు, ప్లాట్‌ఫారం పై షెల్టర్లు, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, ప్రవేశ ద్వారం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, లిఫ్ట్ పనులుతో సహా 58 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసి ఆధునీకరించిన రాయనపాడు స్టేషన్‌ను ప్రయాణికులకు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 53 స్టేషన్ల పునరాభివృద్ధి

విజయవాడ రైల్వే డివిజన్ ఈ మేరకు చేసిన ఒక ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్లను రూ.2,611 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో రైల్వే స్టేషన్లను ప్రయాణికులకు అందించేందుకు, ప్రాంతీయ జనాభాకు వృత్తి కేంద్రాలుగా మార్చేందుకు 2023 ఆగస్టు, 2024 ఫిబ్రవరిలలో స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయటంతో అమృత్ భారత్ మిషన్‌కు ప్రాధాన్యత ఏర్పడిందని పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు స్టేషన్ల పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు తిరుచానూరు స్టేషన్‌ను యాత్రికుల రద్దీని తగ్గించటానికి క్రాసింగ్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు.



చురుగ్గా సాగుతున్న స్టేషన్ ఆధునీకరణ పనులు

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

» దోమలు వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోండి

» తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు చేపట్టాలి

» కలెక్టర్ బాలాజీ సమీక్ష



అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా, దోమలవ్యాప్తి పెరగకుండా, నీటికాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ అన్నారు. సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై తన చాంబరులో సోమవారం వైద్య, ఆరోగ్య, మునిసిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోమలవ్యాప్తి చెందకుండా నీరు నిల్వ ఉండకుండా డ్రెయిన్‌లలో పూడిక తీయించాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా పైప్‌లైన్‌ల లీకేజీలను గుర్తించి త్వరితగతిన మరమ్మతులు చేయించాలన్నారు. సచివాలయ సిబ్బంది ఎప్పటికపుడు తాగునీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించాలని, తేడాగా ఉంటే వెంటనే అధికారులకు, స్థానిక సిబ్బందికి సమాచారం తెలియజేయాలన్నారు. వాటర్‌ట్యాంకులు, సంప్‌లను శుభ్రం చేయించడంతోపాటు, తాగునీటిని క్లోరినేషన్‌చేసే అంశంపై దృష్టిసారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కాచి, చల్చార్చిన నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వసతిగృహాల్లో దోమతెరలు, కిటికీలకు మెస్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డయేరియా కేసులు నమోదైతే వెంటనే చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు డీఎంఅండ్‌హెచ్‌వో ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని, ఇందులో అన్ని విభాగాల అధికారులను సభ్యులుగా చేర్చి, ఎప్పటికపుడు పరిస్థితులను అంచనావేసి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో శర్మిష్ఠ, ఈఈ నటరాజన్, బీసీ సంక్షేమశాఖ అధికారి రమేష్, డీపీవోజే అరుణ, మునిసిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

పేదరికం.. దూరం దూరం

(5వ పేజీ తరువాయి)

మాత్రం కేసులు స్వల్పంగా తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.27గా ఉంది. కృష్ణాజిల్లాలో 6,379 కేసులు మాత్రమే నమోదు కాగా, పాజిటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది.

ఆర్థికవృద్ధికి ఉద్యాన పంటలు

ఉమ్మడి కృష్ణాజిల్లా ఆర్థికాభివృద్ధిలో ఉద్యాన పంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. మామిడి దిగుబడిలో ఎన్టీఆర్ జిల్లాలో 14 మిలియన్ టన్నులు, కృష్ణాజిల్లాలో 14 మిలియన్ టన్నులు, అరటిలో ఎన్టీఆర్ జిల్లాలో 64, కృష్ణాలో 62 మిలియన్ టన్నులు, బొప్పాయి ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 87, కృష్ణాలో 82.5 మిలియన్ టన్నులు, కొబ్బరికాయల్లో ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణాజిల్లాలో 17 మిలియన్ టన్నులు, స్వీట్ ఆరెంజ్ ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 21.5, కృష్ణాజిల్లాలో 0, ఆయిల్‌పామ్‌లో ఎన్టీఆర్ జిల్లాలో 20, కృష్ణాజిల్లాలో 20 మిలియన్ టన్నులు, జీడిపప్పు ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లాలో 1, కృష్ణాజిల్లాలో 1 హెక్టార్, మిరప ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లాలో 6.20, కృష్ణాజిల్లాలో 5.75 మిలియన్ టన్నులు, టమాటా ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లాలో 64, కృష్ణాజిల్లాలో 60 మిలియన్ టన్నుల మేర దిగుబడి లభిస్తోంది.

పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో..

పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తికి సంబంధించి కూడా ప్రణాళిక విభాగం నివేదిక ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సగటున రోజుకు ఎన్టీఆర్ జిల్లాలో 2,54,809 లీటర్లు, కృష్ణా జిల్లాలో 3,31,610 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మాంసం ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లాలో 26,670 కేజీలు, కృష్ణాజిల్లాలో 29,734 కేజీలు, కోడిగుడ్ల ఉత్పత్తిలో ఎన్టీఆర్ జిల్లాలో 94 లక్షలు, కృష్ణా జిల్లాలో 1.40 కోట్లు చూపించారు. ఎన్టీఆర్ జిల్లాలో 28,397 పశువులు ఉండగా, కృష్ణాజిల్లాలో 36,126 ఉన్నాయి. గేదెలు.. ఎన్టీఆర్ జిల్లాలో 2,35,052, కృష్ణాజిల్లాలో 2,83,711 ఉన్నాయి. గొర్రెలు.. ఎన్టీఆర్ జిల్లాలో 2,34,933, కృష్ణాలో 2,19,734 ఉన్నాయి. మేకలు.. ఎన్టీఆర్ జిల్లాలో 91,979, కృష్ణాలో 53,764 ఉన్నాయి. పందులు.. ఎన్టీఆర్ జిల్లాలో 1,686, కృష్ణా జిల్లాలో 3,656, కోళ్లు.. ఎన్టీఆర్ జిల్లాలో 39,13,406, కృష్ణాజిల్లాలో 55,67,749 ఉన్నాయి.

స్థూల నీటి పారుదల ఇలా..

స్థూల నీటి పారుదల విషయానికొస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లాలో కాల్వల ద్వారా 0.12 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 0.15 లక్షల హెక్టార్లు, బావుల ద్వారా 0.46 లక్షల హెక్టార్లు, ఇతర పద్ధతుల ద్వారా 0.11 లక్షల హెక్టార్ల చొప్పున మొత్తం 0.84 లక్షల హెక్టార్ల మేర నీటిని అందిస్తున్నారు. కృష్ణాజిల్లాలో కాల్వల ద్వారా 1.43 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 0.03 లక్షల హెక్టార్లు, బావుల ద్వారా 0.31 లక్షల హెక్టార్లు, ఇతర పద్ధతుల ద్వారా 0.01 లక్షల హెక్టార్లు కలిపి మొత్తం 1.78 లక్షల హెక్టార్ల మేర సాగునీటిని అందిస్తున్నారు.

వ్యవసాయ రుణాల పంపిణీ ఇలా..

2024-25 సంవత్సరానికి సంబంధించి షార్ట్‌టర్మ్ రుణాలు ఎన్టీఆర్ జిల్లాలో రూ.3,407 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.3,985 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు-మౌలిక సదుపాయాలు-అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో రూ.3,957 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.2,603 కోట్లు ఇచ్చారు. మొత్తంగా వ్యవసాయ రుణాలు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో రూ.7,364 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.6,588 కోట్ల మేర రుణ పంపిణీ జరిగింది.

పంటసాగు హక్కు కార్డుల పంపిణీ ఇలా..

2024-25 ఆర్థిక సంవత్సరానికి పంట సాగు హక్కు కార్డుల పంపిణీ లక్ష్యం ఎన్టీఆర్ జిల్లాలో 55,560 కాగా, 2025, జనవరి 1 నాటికి 53,275 కార్డులను జారీ చేశారు. కృష్ణాజిల్లాలో 70 వేల కార్డులను జారీ చేయాల్సి ఉండగా, 66,683 జారీ చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఎన్టీఆర్ జిల్లాలో 96 శాతం, కృష్ణాజిల్లాలో 95 శాతం సాధించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యం పోర్టల్ ద్వారా పారిశ్రామిక యూనిట్ల కోసం ఎన్టీఆర్ జిల్లాలో 61,158 మంది, కృష్ణాజిల్లాలో 88,810 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.



టమాటా మొక్కలతో వెంకటేశ్వరరావు, పెద్ద సైజులో టమాటాలు

ఏపుగా.. సేంద్రియ టమాటా

» అబ్బుర పరుస్తున్న 10 అడుగుల మొక్క

చల్లపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : చల్లపల్లిలోని పద్మావతి హాస్పటల్ బజారులో నివసిస్తున్న డీఆర్వో సీసీ తూము వెంకటేశ్వరరావు ఇంట్లో పెరిగిన టమాటా మొక్కలు పది అడుగులకు పైగా పెరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సహజంగా టమాటా పాదు నేలమీదే గుంపుగా పెరుగుతుంది. స్వచ్ఛ కార్యకర్తగా, పూలమొక్కలు, కూరగాయల మొక్కలు పెంచటంలో సిద్ధహస్తుడైన తూము వెంకటేశ్వరరావు టమాటా పాదు ఏపుగా వస్తుండటంతో వాసాలను పాతి తీగ కట్టి పెంచాడు. దీంతో సుమారు పదడుగుల ఎత్తుకు ఎగబాకి ఏపుగా కాయలు కాస్తుండటంతో మొక్కలు ఆకర్షణగా నిలిచాయి. టమాటాలు సైతం పెద్దసైజులో కాస్తున్నాయి. మోపిదేవి నర్సరీ నుంచి అగ్రో ఏసీ భజరంగి రకం టమాటా పైరు తీసుకువచ్చి సేంద్రియ పద్ధతుల్లో పెంచినట్టు తూము వెంకటేశ్వరరావు తెలిపారు. వర్మికంపోస్ట్ ఉపయోగించి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే పెంచానన్నారు.

ఉద్యాన పంటలకు చేయూత

(5వ పేజీ తరువాయి)

ఖర్చును రూ.2లక్షలుగా నిర్ణయించగా, అందులో లక్ష రూపాయలను సబ్సిడీగా ఇస్తారు. వీటితో పాటు పవర్ టిల్లర్లు, స్ప్రేయర్‌లను 40శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. ఈ పథకాల ద్వారా రైతులు ప్రయోజనం పొందేందుకు బాపులపాడు, కంకిపాడు, ఉయ్యూరు. పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డలోని ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యానశాఖ జేడీ జె.జ్యోతి తెలిపారు.

ప్రజాసమస్యలపై ఎమ్మెల్యేల గళం

(5వ పేజీ తరువాయి)

కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని చెప్పారు. ఇదే సందర్భంలో ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు యార్లగడ్డ ముఖ్యమైన సూచన చేశారు. బ్రిటీషు కాలం నాటి 1899 యాక్ట్‌కు బదులుగా నూతన ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తీసుకువస్తే ఖజానాకు రూ.1000 కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సొంత చట్టాలను అనుసరిస్తున్న విషయాన్ని ఆయన సభలో ప్రస్తావించారు. బడ్జెట్‌పై ప్రసంగంలో తెలుగు భాషకు రూ. 10 కోట్లు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, బీసీ సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిపారని చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ. 18,847 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఆయన అసమర్థపాలన వల్ల అనేక పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. ఇదే సందర్భంలో జగన్ ప్రతిపక్ష హోదా కోరటంపై కూడా గట్టిగా స్పందించారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని తాను ఎన్నికల ముందు చెప్పిందే నిజమైందన్నారు. పీఏసీఎస్ సెక్రటరీలకు బదిలీలు లేకపోవటం వల్ల కొంత మంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, జీపీ 90ని అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

గుడివాడ రోడ్ల దుస్థితి అత్యంతదారుణం

వెనిగండ్ల రాము, గుడివాడ ఎమ్మెల్యే

గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాసన సభ దృష్టికి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల పొడవున రోడ్లపై గుంతలు పూడ్చారని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా రోడ్ల అభివృద్ధి లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. గుడివాడ ప్రాంతంలో రోడ్లకు రెండు వైపులా కాలువలు ఉండటంతో త్వరగా దెబ్బతింటున్నాయని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల సమస్యపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు, గుడివాడ - పోలుకొండ రోడ్డు, పోలుకొండ - ఇలపర్రు రోడ్లతో పాటు గుడ్లవల్లేరు - ముదినేపల్లి, సిద్ధాంతం- పెద్ద ఎడ్లగాడి, పెంజెంద్ర - తట్టివర్రు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

సాగునీటి సమస్యలు తీర్చండి

- బుద్ధప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే

అవనిగడ్డ నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అవుట్ ఫాల్ స్లూయిస్‌లు నిర్మించాలని కోరారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం నిర్లక్ష్యానికి గురికావటంతో సుమారు ఐదు వేల ఎకరాల భూముల్లో ఐదేళ్లపాటు సాగు జరగలేదని చెప్పారు. అవుట్ ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణం ద్వారానే ఆ ఐదు వేల ఎకరాలను సాగుకు అనువుగా మార్చవచ్చునని వివరించారు. తెలుగుభాషాభివృద్ధికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, పోలవరం పనులు వేగవంతానికి చర్యలు తదితర అంశాల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నిరంతరం ప్రజాసంక్షేమం గురించి ఆలోచించే పవన్ కల్యాణ్, దార్శనికుడైన చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించారని మండలి కొనియాడారు.

బ్రాయిలర్ ధరలు

అమరావతి (రూ.లలో)



బ్రాయిలర్ బర్డ్	115, 124, 135
చికెన్ విత్ స్కిన్	220
చికెన్ స్కిన్‌లెస్	230

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ. 440

బాల్య వివాహాలు నిరోధించాలి



రామవరప్పాడులో ర్యాలీ

గుణదల, మార్చి 3(ఆంధ్రజ్యోతి): బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపొందించడానికి సమాజంలో బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ స్వర్ణకుమారి అన్నారు. రామవరప్పాడులోని అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో రామవరప్పాడు జడ్పీ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటి బచావో- బేటి పడావో పేరుతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం తాయారు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డులా సర్వీసు రోడ్డు

● చెత్తకుప్పల్లో వ్యర్థాల నుంచి వ్యాపిస్తున్న దుర్వాసన



కాటూరు రోడ్డు అండర్ పాస్ సమీపాన సర్వీస్ రోడ్డుపై చెత్తకుప్పలు

(ఉయ్యూరు- ఆంధ్రజ్యోతి)

గండిగుంట పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు చెత్తకుప్పలతో నిండి డంపింగ్‌యార్డును తలపించడంతో రోడ్డుపై వెళ్లేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన కాటూరు రోడ్డు అండర్ పాస్ సమీపాన గండి గుంటవైపు వచ్చే సర్వీసు రోడ్డు పక్కన చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిచడంతో రోడ్డుపై వెళ్లేవారు ముక్కు మూసుకుని వెళ్లాలిసిన పరిస్థితి నెలకొంది. ఉయ్యూరు, కాటూరు రోడ్డులో కాకాని నగర్, మార్కెట్ యార్డు పరిసర ప్రాంతాల నుంచి చెత్త తీసుకు వచ్చి ఇక్కడ పోస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా వ్యర్థాలతో నిండిపోతుంది. సర్వీసు రోడ్డు పక్కన చెత్త వేయకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



బిందుసేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ మంజువాణి

బిందుసేద్యంపై అవగాహన

కంకిపాడు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : బిందుసేద్యంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి. మంజువాణి అన్నారు. మండలంలోని ప్రొద్దుటూరులో సోమవారం రైతులకు బిందు సేద్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంజువాణి మాట్లాడుతూ బిందు సేద్యం ద్వారా నీటిని 40 నుంచి 70 శాతం వరకు ఆదా చేసుకోవచ్చన్నారు. మొక్కల ఆకులు, కాండం, పండ్లతో నీటి సంబంధాన్ని తగ్గించడం ద్వారా వ్యాధిని నివారిస్తుందని తెలియజేశారు. ఉద్యాన శాఖ ద్వారా బిందు సేద్యం 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారి చందు జోసెఫ్ సుందరం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో మాధురి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



పరీక్షల సామగ్రి పంపిణీ చేస్తున్న పీహెచ్‌సీ మాజీ చైర్మన్ పడవల మధుసూదనరావు

పరీక్షల సామగ్రి పంపిణీ

కంకిపాడు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పది పరీక్షల్లో విద్యార్థులు మంచిఫలితాలు సాధించాలని ఉప్పలూరు పీహెచ్‌సీ మాజీ చైర్మన్ పడవల మధుసూదనరావు అన్నారు. మండలంలోని ఉప్పలూరు ఆర్‌సీఎం స్కూల్ పది విద్యార్థులకు అవసరమైన పరీక్షల సామగ్రిని సోమవారం డాక్టర్ వెంగళ శివశంకర్‌రావు, సత్యనారాయణమ్మ అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ, వెంగళ సీతారామయ్య, రాఘవమ్మ జ్ఞాపకార్థం ప్రతి ఏటా పది విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామగ్రి అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంపీటీసీ పడవల వెంకట రమణమ్మ, ఉప సర్పంచ్ బొడ్డు నాగమల్లేశ్వరరావు, బిట్ర ఆశోక్, బండారు మురళి, పాఠశాల హెచ్‌ఎం ప్రసన్న, ఉపాధ్యాయులు రాజేశ్వరి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి



కంకిపాడు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై శరత్ చంద్ర ఐఎఎస్ అకాడమీ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తిని ఉయ్యూరు నుంచి విజ యవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై డి. సందీప్ తెలిపారు.



విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న ఎంఈవో రాంబాలసింగ్

కష్టపడితే ఉత్తమ ఫలితాలు

హనుమాన్‌జంక్షన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఇష్టంతో చదివి రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలని బాపులపాడు ఎంఈవో రాంబాలసింగ్ తెలిపారు. సోమవారం బాపులపాడు జడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న స్టడీ క్లాసులను ఎంఈవో పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు ప్రతి రోజు సాయంత్రం పూట అల్పాహారం ఏర్పాట్లకు స్థానిక దాతలు సరిపల్లి సింధుజ్యోతి, కట్టా నరేంద్ర, చింతల కోటేశ్వరరావు నిత్యావసర సరుకులు అందజేశారు. అల్పాహార కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సుంకర సుభాష్ చంద్రబోస్, హెచ్‌ఎం నాగేశ్వరరావు, పీడీ వెంకటేశ్వరరావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



విరాళం అందిస్తున్న దాత సుక్క సంతోష్

శివాలయానికి రూ.లక్ష విరాళం

హనుమాన్‌జంక్షన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : బాపుల పాడు ధర్మ కోనేరులోని బ్రహ్మసూత్ర మరకత లింగ శివాల యానికి ఎన్నారై సుక్క సంతోష్, శ్రీదేవి దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గూడవల్లి చిన్నా తెలిపారు. దాతలు సోమవారం ఆలయ కమిటీ సభ్యులు సమ క్షంలో విరాళం అందజేశారు. దాతలకు కమిటీ తరఫున అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

వాహనాల తనిఖీ

పెదపారుపూడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు ఆదేశాల మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలసి పెదపారుపూడి నాలుగు రోడ్ల కూడలి వద్ద సోమవారం ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనదారుల లైసెన్స్, ఇన్సూరెన్స్, సీ-బుక్ మొదలైన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు.



వీఆర్ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ గంగాధరరావు

వీఆర్ సిద్ధార్థలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

రేపు ఎమ్మెల్యే బోడె కుమారుడి వివాహ రిసెప్షన్‌కు చంద్రబాబు రాక

పెనమలూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర రావు సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనయుడు బోడె వెంకట్రామ్, దీతిక దంపతుల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్ర బాబు ఈ నెల ఐదున హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి భద్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి స్థానిక సీఐలు వెంకటరమణ, వెంకటనారాయణలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోయ ఆనంద్‌ప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

కోడూరుపాడులో
అరుదైన పునుగుపిల్లి



హనుమాన్‌జంక్షన్‌రూరల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపించే పునుగుపిల్లి కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని కోడూరుపాడులో సోమవారం తెల్లవారుఝామున కనిపిం చింది. ఆళ్ల భాను అనే వ్యక్తి ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో తిరుగాడుతుండగా గమనించి స్థానికుల సహాయంతో వలవేసి పట్టుకుని బోనులో భద్రపరచారు. తొలుత ఏదో జంతువుగా భావించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని అరుదైన జాతికి చెందిన మగ పునుగుపిల్లిగా గుర్తించారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో తరించే పునుగుపిల్లి కోడూరుపాడులో దర్శనమివ్వడంతో స్థానికులు చూసేందుకు ఎగబడ్డారు. గతంలో కూడా కృష్ణవరం-కొమ్మూరు మధ్యలో రహదారిపై ఇలాంటి పునుగుపిల్లులను మరో నాలుగయిదింటిని చూసినట్లు స్థానికులు చెపుతున్నారు. పునుగుపిల్లి బోనులో బంధించినా అటుఇటు తిరుగుతూ, చూసేందుకు వచ్చిన జనాన్ని చూసి భయాందోళనతో దాడి చేసేందుకు బోనులో పైకెక్కి దూకుతూ ఉంది. డీఎఫ్ఓ సునీత సూచనల మేరకు డీఆర్ఓ ప్రకాష్ పంచనామా నిర్వహించి దగ్గరలో ఉన్న సూరవరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు బోనుతో సహా తరలించారు.

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

హనుమాన్‌జంక్షన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : వీఆర్ఏ గృహంలో బంగారు అభరణాలు చోరీ చేసిన ఇద్దరు నింది తులను సోమవారం జంక్షన్ ఎస్సై వి. సురేశ్ అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కానుమోలు గ్రామ వీఆర్ఏ విక్టర్‌పాల్ ఇంట్లో గత నెల 24న గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి రూ.64వేలు విలువ చేసే బంగారు అభరణాలను అపహరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వేలి ముద్రల సహాయంతో కాకినాడకు చెందిన కొఠారి శ్రీనివాస్, ఏలూరుకు చెందిన షేక్ మున్నాలుగా గుర్తించారు. అహరించిన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకొని నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి నూజివీడు కోర్టుకు తరలించారు.

గాలికుంటు వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి



ఉంగుటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పాడిపశువుల్లో పాల ఉత్పాదకతా శక్తిని తీవ్రంగా దెబ్బతీసి ఆర్థికంగా నష్టం కలిగించే ప్రమాదకరమైన గాలికుంటువ్యాధి పట్ల పశుపోషకులు అప్రమత్తంగా వుండాలని, ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఆరునెలలకు ఒకసారి ప్రభుత్వం ఉచితంగా అందజేసే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని తేలప్రోలు, ఉంగుటూరు, ఇందుపల్లి, ఆత్కూరు పశువైద్యాధికారులు చింతల మల్లిబాబు, స్వర్ణలత, జి.సుధీర్‌బాబు, ఎన్.నాగార్జున సూచించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా మండల పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో మూడు నెలలలోపు దూడలు, చూడిపశువులు మినహా మిగతా ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, 4నుంచి ఆరు నెలల మధ్య వయసుగల పెయ్యదూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేశారు. ఈ సందర్భంగా పశువైద్యులు గాలికుంటువ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ టీకాలు వేయించకపోవడం వలన కలిగే అనర్థాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశుపోషకులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పశువైద్యశాలల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి

కంకిపాడు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రచార కమిటీ జిల్లా కో- ఆర్డినేటర్ పులి కామేశ్వరరావు అన్నారు. స్థానిక విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన పార్టీ జనసేన అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతో టీడీపీ, బీజేపీతో కలిసి పయనిస్తుందని, ఆవిర్భావ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు హాజరు కావాలని కోరారు.

కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యురాలు కృష్ణప్రియ

పెనమలూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు కంటి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగు శ్రద్ధ తీసుకోవాలని తాడిగడప ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ కృష్ణప్రియ సూచించారు. ఈ మేరకు విద్యార్థులు, వారి కంటి ఆరోగ్యా నికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై సోమవారం ఆసుపత్రిలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యాసంవత్సరం ముగుస్తున్న సమయంలో వేలాది మంది విద్యార్థులు తమ సంవత్సరాంత పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో కంటి ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఎక్కువ గంటలు చదువుతూ ఉండే ఈ సమయం ఆందోళన, ఒత్తిడితో కూడుకున్నదన్నారు. సుదీర్ఘ అధ్యయన సెషన్లతో పాటు డిజిటల్ అభ్యాసం, స్క్రీన్ సమయం ఫలితంగా విద్యార్థులు కంటి అలసట బారిన పడుతున్నారన్నారు. పొడి కళ్లు, తలనొప్పి, చెదిరిన చూపు, మైగ్రేన్ల వంటి లక్షణాలు సర్వసాధారణ సమస్యలవుతున్నాయన్నారు. పరీక్షలకు తయారవుతున్న సమయంలో కంటి ఒత్తిడి ఎదుర్కోవడానికి సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవడం, తరచుగా రెప్పలు ఆర్పడం, వెన్నెముక సరైన భంగిమలో ఉంచడం, డిజిటల్ సాధనాలను పరిమితంగా వాడడం, ఏసీలను నేరుగా కంటికి తగులకుండా జాగ్రత్త పడడం, శారీరక శ్రమ, నిద్రకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, తగినంత నీరు, ఇతర ద్రవాహారాలు తీసుకోవడం వంటివి చేయాలన్నారు. దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి



సైన్స్ ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న దాసరి మాధవీలత

గన్నవరం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సైన్స్‌తోనే సమాజం అభివృద్ధి ముడిపడి ఉందని ప్రిన్సిపాల్ దాసరి మాధవీలత అన్నారు. స్థానిక మల్లికార్జున హైస్కూల్‌లో సోమవారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. తొలుత సైన్స్ ఎగ్జిబిషన్‌ను రెడ్‌క్రాస్ గన్నవరం శాఖ చైర్‌పర్సన్ చిన్ని మాధవి ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ నమూనాలను అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్థిక విశ్లేషకులు గన్నె వెంకట్రావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్‌లు దోహదప డతాయని తెలిపారు. ఆటోమెటిక్ విధానంలో తయారు చేసిన త్రీడీ ప్రింటర్, బ్లైండ్ స్టిక్, వాటర్ డిస్పెన్సర్, గ్యాస్‌లీక్ అలారం, స్ట్రీట్‌లైట్ విధానం, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి ప్రాజెక్టులు అందరిని ఆకట్టుకున్నాయి. జిల్లా సైన్స్ ప్రాజెక్టు కార్యదర్శి కె.మాణిక్యాలరావు, నక్కిన చిన వెంకట్రాయుడు, ఎం.మోషే తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ తహసీల్దార్ రాబర్ట్ క్లైవ్ మృతి

గన్నవరం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ తహసీల్దార్, ఏపీ ఎన్‌జీవోస్ అసోసియేషన్ గన్నవరం తాలూకా యూనిట్ మాజీ కార్యదర్శి పెసరమిల్లి రాబర్ట్ క్లైవ్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి గుండెపోటు రావటంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాబర్ట్ క్లైవ్ అకాల మృతి పట్ల ఏపీ ఎన్‌జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎ.విద్యాసాగర్, అధ్యక్ష కార్యదర్శులు వరద సాంబశివరావు, వెలివెల వంశీ మోహన్‌కృష్ణ, పోలిమెట్ల జయరాజు, మోహనరావు సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రి యలు మంగళవారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

గుడివాడ-కంకిపాడు రహదారికి మోక్షం

గుడివాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : గుడివాడ-కంకిపాడు రహదారి మరమ్మతులు చేపట్టడంపై కూటమి ప్రభుత్వానికి బీజేపీ టూటౌన్ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు విజయవాడ వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందేనన్నారు. భవిష్యత్ భద్రతా దళం వ్యవస్థాపకులు వైవీ మురళీకృష్ణ ప్రజల చేత పోస్టుకార్డుల పోరాటంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారి అభివృద్ధి పనులు చేపట్టారని ఆయన చెప్పారు.

పెదప్రోలు నాంచారమ్మ గ్రామోత్సవం

మోపిదేవి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పెదప్రోలులో అద్దంకి నాంచారమ్మ గ్రామోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 14న జరిగే ప్రధాన వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారు పది రోజులపాటు ఇంటింటికి వెళ్లి పూజలు అందుకోనున్నారు. చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు, ఎస్సైలు సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దార్ వాణి, ఆర్ఐ శ్రీనివాసరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్రా గురు ప్రసాదరావు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుల వెంకట్రామయ్య పాల్గొన్నారు.



విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్న రూరల్ ఎస్సై సురేశ్‌బాబు

కాటూరు జడ్పీ స్కూల్లో వ్యాసరచన పోటీలు

ఉయ్యూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : మహిళా సాధికారత వారోత్సవంలో భాగంగా సోమవారం కాటూరు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 'లింగ సమానత ప్రోత్సహించడం, పితృస్వామిక నిబంధనలు సవాలు చేయడంలో పురుషులు పాత్ర' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం రూరల్ ఎస్సై సురేశ్‌బాబు మాట్లాడుతూ, విద్యార్థి దశనుంచే లక్ష్యాలు నిర్ధారించుకోవాలని, వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. హెచ్‌ఎం రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు

అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్‌బర్డ్	115, 124, 135
చికెన్ విత్ స్కిన్	220
చికెన్ స్కిన్‌లెస్	230

నెక్ కోడిగుడ్డు ధర (100)
విజయవాడ జోన్ రైతు ధర రూ. 440

పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్

కూచిపూడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందుగానే గ్రాండ్ టెస్టులు నిర్వహించటానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల నుంచి 530 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎనిమిది జిల్లా పరిషత్, ఒక ఎయిడెడ్ పాఠశాలల నుంచి 385 మంది హాజరయ్యారు. ప్రయివేట్ పాఠశాలల నుంచి 145 మంది హాజరయ్యారు.


గ్రాండ్ టెస్ట్ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు

విఘ్నేశ్వరుడికి వెండి కిరీటం

పెడన రూరల్, మార్చి 3 (ఆంధజ్యోతి) : పెడన రెండో వార్డులోని విఘ్నేశ్వరస్వామి ఆలయ నిర్మాణ కర్త ప్రముఖ జ్యోతిష్యులు పురోహితులు వుట్ల మహదేవమూర్తి దంపతులు స్వామి వారికి వెండి కిరీటం, దంతాలను ఆలయ కమిటీ ద్వారా అందించారు. కుర్మా గోపి, వుట్ల లోకేశ్వరరావు, వుట్ల హరి పాల్గొన్నారు.

రేపటి నుంచి శ్రమదినాలు

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : విశ్వ వ్యాప్తం గా 5వ తేదీ నుంచి క్రైస్తవులు 40 రోజుల పాటు శ్రమదినాలు ఆచరిస్తూ దీక్షలు చేపడుతున్నట్టు ఆర్సీఎం ఫాదర్ ఎస్. డేవిడ్ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రమదినాల సందర్భంగా విశ్వాసులు తెల్లటి దుస్తులు ధరించి జపమాల చేత పట్టి రోజూ బైబిల్ పఠనం చేస్తూ ధ్యానంలో పాల్గొంటారన్నారు. ప్రతి బుధవారం, శుక్రవారం శిలువ మార్గాలు ఉంటాయన్నారు. ఏప్రిల్ 13న మానికొమ్మల ఆదివారం, ఏప్రిల్ 18న గుడ్‌ఫ్రైడే ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.



పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు


పామర్రు ప్రభుత్వకళాశాలలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు

పామర్రు, మార్చి3(ఆంధ్రజ్యోతి): పామర్రు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు సోమవారం పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. నిఘానేత్రాల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 210 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 200 మంది విద్యార్థులు హాజరైనట్టు సీఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన తాగునీరు, వైద్యసిబ్బందిని నియమించామన్నారు. అదే విధంగా నిమ్మాకూరు ఏపీఆర్‌జేసీ కళాశాలలో 137మంది పరీక్షలకు హాజరయ్యారని డీవో శాంభవి, ప్రిన్సిపాల్ సుభాషిని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా అవసరమైన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని సంబంధిత పరీక్ష కేంద్రాల వద్ద ఉంచారు.

కూచిపూడి: మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 142 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందం హరికృష్ణ, సాయికుమార్‌లు పరీక్షా తీరుతెన్నులను పరిశీలించారు. సీఎస్‌గా డి.సుధాకర్, డీవోగా జి.గంగాధర్ వ్యవహరించారు.


మొవ్వలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు


రుద్రపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులు

నందివాడ: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు పకడ్బందీగా జరిగినట్టు రుద్రపాక ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థినీ, విద్యార్థులు 66 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 64 మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇద్దరు పరీక్షలకు హాజరు కాలేదన్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని ప్రిన్సిపాల్ తెలిపారు.

గుడివాడ-కంకిపాడు రహదారికి మోక్షం

గుడివాడ, మార్చి 3(ఆంధ్రజ్యోతి) : గుడివాడ-కంకిపాడు రహదారి మరమ్మతులు చేపట్టడంపై కూటమి ప్రభుత్వానికి బీజేపీ టూటౌన్ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు విజయవాడ వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందేనన్నారు. భవిష్యత్ భద్రతా దళం వ్యవస్థాపకులు వైవీ మురళీకృష్ణ ప్రజల చేత పోస్టుకార్డుల పోరాటంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారి అభివృద్ధి పనులు చేపట్టారని ఆయన చెప్పారు.

కోర్టు రోడ్డులో ఆక్రమణల తొలగింపు

మచిలీపట్నం టౌన్, మార్చి3 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం జిల్లా కోర్టు రోడ్డులో మార్జిన్‌లలోని డ్రెయిన్లపై ఆక్రమణలను సోమవారం మునిసిపల్ అధికారులు తొలగించారు. గత వారం రోజులుగా మునిసిపల్ అధికారులు ఆక్రమణలు తొలగింపు చేస్తూనే ఉన్నారు. డ్రెయిన్లు మూసేసి ఏర్పాటు చేసిన బడ్డీలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డైరీని సోమవారం కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పి. రాము, కార్యదర్శి తోట వరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు, రామారావు, పవన్, లోకేష్, సురేష్, నాయక్, బాలాజీ, శ్రీనివాస్, రవి, నాగేశ్వ తదితరులు పాల్గొన్నారు.

గాలికుంటువ్యాధిపై అప్రమత్తత తప్పనిసరి

పామర్రు, మార్చి3(ఆంధ్రజ్యోతి): పశువులకు సంక్రమించే గాలికుంటువ్యాధిపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని పామర్రు సబ్‌డివిజన్ పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు చిమటా శశికుమార్ అన్నారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లోని పశువులకు గాలికుంటువ్యాధి నివారణ ఉచిత టీకాల వేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ద్వారా ఈనెల 30వరకు గ్రామాల్లో చేపడుతున్న ఉచిత గాలి కుంటువ్యాధికి ముందస్తు నివారణ టీకాల కార్యక్రమాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గాలికుంటువ్యాధి అనేది వైరస్ వల్లే సోకుతుందే తప్ప , అది అంటువ్యాధి కాదని వివరించారు. పశువులు తాగే కలుషిత నీరు, తినే మేత వల్లే ఒకదాని నుంచి మరో పశువుకు సోకుతుందన్నారు. ఈ వ్యాధికి గురైన పశువులకు తీవ్రమైన జ్వరంతోపాటుగా కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయన్నారు. అంతేకాకుండా పశువు నోటి నుంచి తీగలు మాదిరి సొంగ కారుతూ, తిండిమానేసి నీరసించి పోతాయన్న విషయాన్ని గమనించుకోవాలన్నారు. వ్యాధి సంక్రమించిన పశువులలో పాల దిగుబడి తగ్గడం, చూడిపశువులు ఈనకపోవడం, చలాకిగా ఉండకపోవడం వంటి సమస్యలు వస్తాయన్నారు. వ్యాధి వచ్చిన తరువాత వైద్యం అందించడం ఆలస్యం చేస్తే పశువులు మృత్యువాతపడి పశుపోషకులకు ఆర్థికనష్టం వాటిల్లుతుందన్నారు. గ్రామాల్లో పశుపోషకులు అప్రమత్తంగా మెలిగి ప్రభుత్వం అందించే ఉచిత టీకాలను ముందస్తుగానే పశువులకు వేయించి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యశాల అసిస్టెంట్లు పరంజ్యోతి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


పశువులకు టీకాలు వేస్తున్న పశువైద్యశాఖ సిబ్బంది

బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌లో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం

గుడివాడ, మార్చి 3(ఆంధ్రజ్యోతి) : స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌లలో సర్టిఫికెట్ కోర్సులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, గుంటూరు లీడ్ ట్రైనర్ పి.రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీకాం, ఎంబీఏ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలపై ఆచరణాత్మక జ్ఞానం సాధించాలన్నారు. బజాజ్ ఫిన్ సర్వీసెస్ ఎప్పుడూ తమ సహాయ, సహకారాలు అందించడానికి ముందుంటుందన్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి, కోర్సులకు 80 శాతం హాజరైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌ఆర్‌కే ప్రసాద్, కె.ఎస్ అప్పారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ఎస్ పద్మజ, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ సువర్చల, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


కోర్సుల వివరాలను తెలుపుతున్న బజాజ్ ఫైనాన్స్ లీడ్ ట్రైనర్ రాజశేఖర్‌రెడ్డి

విద్యార్థినులు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : బాలికలు ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థితికి ఎదగాలని దిశ సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం బాలికల హాస్టల్‌లో విద్యార్థినులకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా హాస్టల్ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు.


పరమార్థం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రచయిత ప్రసన్నకుమార్

సినిమాల్లో బందరు కళాకారులకు అవకాశం కల్పిస్తా : రచయిత ప్రసన్న

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సినీరంగంలో మచిలీపట్నం కళాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని మజాకా సినిమా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ అన్నారు.రాజాసెంటర్‌లోని వీవీఎస్ ఫంక్షన్ హాలులో సోమవారం అంతర్మథనం షార్ట్‌ఫిలింను ఆయన ఆవిష్కరించారు. పరమార్థ చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థు లు నిర్మిస్తున్న మిష్టర్ ఇంటర్ వాట్ వెబ్‌సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. ఉదయకుమార్, నాగలింగం అయోధ్యరామయ్య, స్మైల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గానాగేశ్వరస్వామి పవళింపుసేవ

మోపిదేవి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పెదకళ్లేపల్లిలో స్వయంభువుగా కొలువై ఉన్న దుర్గానాగేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు సోమవారం పవళింపు సేవతో వైభవంగా ముగిశాయి. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల య ప్రధాన అర్చకులు బుద్దు నాగ వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం ద్వాదశ ప్రదక్షిణలు జరిపారు. విశేష అలంకరణ చేసిన ఆసనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను గా వించి పవళింపు సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు వెం కట రమణ, చెన్నకేశవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఈడేపల్లి రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ 6న

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఈడేపల్లిలోని కురుమవీధిలో రామాలయం పునరుద్ధరణ పనులను చేప ట్టారు. ఈనెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సీతారామ లక్ష్మణలతో కూడిన శ్రీ రామచంద్రమూర్తి, గణపతి, వీరభద్ర స్వామి, గరుత్మంతుని విగ్రహాలను సో మవారం నగరంలో ఊరేగించారు. వేదపండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.


గ్రామోత్సవంలో పాల్గొన్న సీఐ ఈశ్వరరావు

పెదప్రోలు నాంచారమ్మ గ్రామోత్సవం ప్రారంభం

మోపిదేవి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పెదప్రోలులో అద్దంకి నాంచారమ్మ గ్రామోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 14న జరిగే ప్రధాన వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారు పది రోజులపాటు ఇంటింటికి వెళ్లి పూజలు అందుకోనున్నారు. చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు, ఎస్సైలు సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దార్ వాణి, ఆర్ఐ శ్రీనివాసరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల య అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్రా గురు ప్రసాదరావు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుల వెంకట్రామయ్య, కార్యదర్శి కె.వి.ఎస్.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఘనంగా గంగానమ్మతల్లి జాతర

పామర్రు, మార్చి3(ఆంధ్రజ్యోతి): భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన పామర్రు గంగానమ్మతల్లి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి 108బిందెల చెరువునీటితో ఆలయ నిర్వాహకులు అభిషేకాలు చేయించారు. సన్నాయిమేళ,తాళాలతో అమ్మవారిఘటం, పోతురాజు గెడలతో ఆలయంనుంచి బయలుదేరి గ్రామ తొలి మునసబు వారసుల ఇంటినుంచి చల్దీనైవేద్యాన్ని స్వీకరించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కాళాశాల బజారులో పోలిమేర ఆనకట్ట కట్టడిచేశారు. అక్కడినుంచి ఆరుమళ్లవారిబజారు, ఎఎన్‌ఎంస్కూల్ ప్రాంతం, యలమర్రురోడ్డు, గాజులవారివీధి, అయప్పనగర్‌కాలనీ, నాయిబ్రహ్మణకాలనీ తదితర ప్రాంతాల్లో అమ్మవారిఘటం, పోతురాజుగెడలు ప్రతీ గడపగడపకు తిరిగాయి. ప్రతీ ఇంటా భక్తులు వేపాకులు, పసుపునీటితో చల్దీ నైవేద్యాలను సమర్పించారు. మొక్కుబడులున్న వారు పోతురాజుగెడెల కింద పసుపు, కుంకుమలతో ఓలలాడారు. ఎలాంటి అవాంచయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.


గ్రామ సంచార యాత్రకు బయలుదేరిన గంగానమ్మతల్లి, పోతురాజుగెడలు

నూతన బిషప్‌లకు సత్కారం


పండు, శ్యాంబాబులను సత్కరిస్తున్న దైవసేవకులు

గుడివాడ రూరల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): చౌటపల్లిలోని ఇమ్మానియేలు ప్రార్థనా మందిరంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్స్ ఫెలోషిప్ గుడివాడ సేవకుల ఆధ్వర్యంలో దైవ సేవకుల ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. దైవ సేవకులు జి.యెహెజ్కేల్ అన్ని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం 30 సంవత్సరాల సేవా పరిచర్యలో సంఘాలకు, సేవకులకు తనవంతు సహాయమందిస్తున్న బిషప్ డాక్టర్ పండు మద్దాలను , 25 ఏళ్లుగా పత్రికా జర్నలిస్టుగా, రెండు పత్రికల ఎడిటర్‌గా కొనసాగుతున్న బిషప్ డాక్టర్ జి.శ్యాంబాబులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పామర్రు దైవసేవకులు జీఏ.శేఖర్, జీ యెహెజ్కేలు, బి.సునీల్ కుమార్, జి.కృపాసాగర్, ఏలీషా, నాగభూషణం, భక్త రాజు, కేపీ త్యాగరాజ పరంజ్యోతి, ఇస్సాకు, సత్యం కోటేశ్వరరావు, విలియం, కుమార్ బాబు, స్టీఫెన్, అనీల్ కుమార్, మోషే, తదితరులు పాల్గొన్నారు.

వాహనాల తనిఖీలు

పెదపారుపూడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు ఆదేశాల మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలసి పెదపారుపూడి నాలుగు రోడ్ల కూడలి వద్ద సోమవారం ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనదారుల లైసెన్స్, ఇన్సూరెన్స్, సీ-బుక్ మొదలైన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు. అనంతరం వాహనానికి సంబంధించి చలానాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, లేవానేది చెక్ చేశారు. అనంతరం రవాణాశాఖ కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం గురించి వాహనదారులకు వివరించారు.


వాహనాల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి

మంచినీటి సౌకర్యం కల్పించాలి : ఆర్‌సీపీ



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌సీపీ రెడ్డి

గుడివాడ, మార్చి 3(ఆంధ్రజ్యోతి) : నందివాడ మండల ప్రజలకు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి ఆర్‌సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జొన్నపాడు, మోటూరు గ్రామాల్లో నీటి రిజర్వాయర్‌ల కోసం భూసేకరణ చేసి ప్రారంభించాలనుకున్న పనులు నిలిచిపోయాయన్నారు. ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ మండల ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తానని ఇచ్చిన హామీని నేరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నందివాడ మండల ప్రజలను కలుపుకుని ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	115, 124, 135
చికెన్ విత్ స్కిన్	220
చికెన్ స్కిన్‌లెస్	230

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ.440

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ



డైరీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డైరీని సోమవారం కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పి. రాము, కార్యదర్శి తోట వరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు, రామారావు, పవన్, లోకేష్, సురేష్, నాయక్, బాలాజీ, శ్రీనివాస్, రవి, నాగేషు తదితరులు పాల్గొన్నారు.



పరమార్థం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సినీ రచయిత ప్రసన్నకుమార్

సినిమాల్లో బందరు కళాకారులకు అవకాశం కల్పిస్తా : రచయిత ప్రసన్న

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సినీరంగంలో మచిలీపట్నం కళాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని మజాకా సినిమా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ అన్నారు. రాజాసెంటర్‌లోని వీవీఎస్ ఫంక్షన్ హాలులో సోమవారం అంతర్మథనం షార్ట్‌ఫిలింను ఆయన ఆవిష్కరించారు. పరమార్థ చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిర్మిస్తున్న మిస్టర్ ఇంటర్ వాట్ వెబ్‌సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. ఉదయకుమార్, నాగలింగం అయోధ్యరామయ్య, స్మైల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.



దుర్గానాగేశ్వరస్వామికి పవళింపుసేవ

మోపిదేవి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పెదకళ్లేపల్లిలో స్వయంభువుగా కొలువై ఉన్న దుర్గానాగేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు సోమవారం పవళింపు సేవతో వైభవంగా ముగిశాయి. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు నాగ వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం ద్వాదశ ప్రదక్షిణలు జరిపారు. విశేష అలంకరణ చేసిన ఆసనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను గా వించి పవళింపు సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు వెం కట రమణ, చెన్నకేశవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.



విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న దిశ సీఐ వెంకటేశ్వరరావు

విద్యార్థినులు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : బాలికలు ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థితికి ఎదగాలని దిశ సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం బాలికల హాస్టల్‌లో విద్యార్థినులకు ఆయన పలు అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా హాస్టల్ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు.



ఈడేపల్లి రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ 6న

మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఈడేపల్లిలోని కురుమవీధిలో రామాలయం పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈనెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సీతారామ లక్ష్మణలతో కూడిన శ్రీ రామచంద్ర మూర్తి, గణపతి, వీరభద్ర స్వామి, గరుత్మంతుని విగ్రహాలను సోమవారం నగరంలో ఊరేగించారు. వేదపండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.



విఘ్నేశ్వరుడికి వెండి కిరీటం

పెడన రూరల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పెడన రెండో వార్డులోని విఘ్నేశ్వరస్వామి ఆలయ నిర్మాణ కర్త ప్రముఖ జ్యోతిష్యులు పురోహితులు వుట్ల మహదేవమూర్తి దంపతులు స్వామి వారికి వెండి కిరీటం, దంతాలను ఆలయ కమిటీ ద్వారా అందించారు. కుర్మా గోపి, వుట్ల లోకేశ్వరరావు, వుట్ల హరి పాల్గొన్నారు.



పెదప్రోలు నాంచారమ్మ గ్రామోత్సవం ప్రారంభం

మోపిదేవి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పెదప్రోలులో అద్దంకి నాంచారమ్మ గ్రామోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 14న జరిగే ప్రధాన వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారు పది రోజులపాటు ఇంటింటికి వెళ్లి పూజలు అందుకోనున్నారు. చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు, ఎస్సైలు సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దార్ వాణి, ఆర్ఐ శ్రీనివాసరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్రా గురు ప్రసాదరావు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుల వెంకట్రామయ్య, కార్యదర్శి కె.వి.ఎన్.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

- కోనేరుసెంటర్‌లో రెండు మరుగుదొడ్ల నిర్మాణం
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం
- మంత్రి కొల్లు రవీంద్రకు ప్రజల కృతజ్ఞతలు

(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం టౌన్)



కోనేరుసెంటరులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్మించిన మరుగుదొడ్లు

ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న మచిలీపట్నంలోని కోనేరుసెంటర్ బ్రిటీష్‌కాలం నుంచి వ్యాపార కేంద్రం. జిల్లా కేంద్రం కావడంతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి అనేక మంది దశాబ్దాల కాలం నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలుకు, వివిధ కార్యాలయాల్లో పనుల నిమిత్తం కోనేరు సెంటర్‌కు వచ్చి వెళ్లడం పరిపాటి. అలాంటి కోనేరుసెంటర్‌లో మరుగుదొడ్లు లేక జిల్లా నలుమూలల నుంచి వివిధ పనులపై వస్తున్న ప్రజలు దశాబ్దాలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ప్రత్యేకించి మహిళలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే, దశాబ్దాల చరిత్ర కలిగిన బందరు మున్సిపాల్టీ నగరపాలక సంస్థ స్థాయికి మారినా మరుగుదొడ్లు మాత్రం నిర్మించలేదు. . వైసీపీ పాలనలో ప్రజల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోనేరుసెంటర్‌లోని దశాబ్దాల కా లంగా అపరిష్కృతంగా ఉన్న మరుగుదొడ్ల సమస్యపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టి సారించారు. సత్వరం మరుగుదొడ్లు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో యు ద్ధప్రాతిపదికన కోనేరుసెంటర్‌లో రెం డు మరుగుదొడ్లు నిర్మించారు. పురుషులకు బంగారపు కొట్ల వద్ద, మహిళలకు ఫ్యాన్సీ షాపుల వద్ద మ రుగుదొడ్లు వేర్వేరుగా నిర్మించడం పూర్తయింది. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన మంత్రి రవీంద్రకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వీటిని ప్రారంభించేందుకు కమిషనర్ బాపిరాజు చర్యలు తీసుకుంటున్నారు.

బెల్టుషాపులపై దాడులు..మద్యం స్వాధీనం



స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో సీఐ వెంకటేశ్వరమ్మ



కోడూరులో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

పెడన, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : గత రెండు రోజులుగా మచిలీపట్నం ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలల్లోని బెల్టు షాపులపై దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరు మండలం పిండివారిపాలెంలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న గంజాల రామచంద్రరావు నుంచి 20 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు. పెడన పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనీలో పేరక శ్రీకాంత్ నుంచి 17 క్వార్టర్ బాటిల్స్ మద్యం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు. మచిలీపట్నం మండలం పోతేపల్లిలో పామర్తి నాగరాజు నుంచి 17 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు. మచిలీపట్నం వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ మదర్‌బి నుంచి 70 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకు న్నామన్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను సోమవారం మచిలీపట్నం ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు అప్పగించామని వెంకటేశ్వరమ్మ తెలిపారు. ఈ దాడుల్లో తనతో పాటు విజయవాడకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రామశేషయ్య, హెడ్‌కానిస్టేబుల్ కె. మధు పాల్గొన్నారని ఆమె వివరించారు. **కోడూరు** : కోడూరులోని బెల్టుషాపులపై అవనిగడ్డ ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోమవారం అవనిగడ్డ ఎక్సైజ్ సీఐ గిరిజ సత్యకుమారికి అందిన సమాచారం ప్రకారం బెల్టుషాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 23 క్వార్టర్ బాటిల్స్ మద్యం స్వాధీనపర్చుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

చెత్త నుంచి సంపదను సృష్టించాలి



నాగాయలంక సంపద కేంద్రాన్ని సందర్శిస్తున్న డివిజనల్ అధికారి సీతారామయ్య

నాగాయలంక, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : తడి, పొడి చెత్తను సేకరించి వర్మీ కంపోస్టు తయారు చేయటం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చునని మచిలీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారి వి.సీతారామయ్య పంచా యతీ సిబ్బందికి సూచించారు. తద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం తోపాటు పరిసరాల శుభ్రతగా ఉంచుకో వచ్చునన్నారు. నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్ర పుష్కర ఘాట్ వద్ద సోమవారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లోని కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, చెత్త సేకరించే క్లాప్, షెడ్ల మిత్రలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. చెత్త సేకరించు విధానం, సంపద కేంద్రాల్లో వాటి ద్వారా వానపాముల తయారీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో సుధా ప్రవీణ్, ఫీల్డ్ టెక్నికల్ కో-ఆర్డినేటర్లు కమలాకర్, అజయ్, కృష్ణవేణి, కె.అప్పల నరసమ్మ తడి, పొడి చెత్తలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. గుల్లలమోద పంచాయతీ కార్యదర్శి వి.రామకృష్ణ రాజును గ్రామంలో నూరు శాతం పన్నులు వసూలు చేసినందుకు అధికారులు సత్కరించారు. సర్పంచ్ కైతేపల్లి అంకాలు, కార్యదర్శి జె.పవన్ కుమార్ పాల్గొనగా, అప్పల నరసమ్మ పర్యవేక్షించారు.



పూజా కార్యక్రమంలో అయ్యప్పక్షేత్రం వ్యవస్థాపకులు, కమిటీ పెద్దలు

అయ్యప్ప క్షేత్రం ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభం

చల్లపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : నిమ్మలతోటలోని శ్రీహరిహర పుత్ర అయ్యప్పస్వామి క్షేత్రంలో అష్టమ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ, గణపతి హోమం, మహాగణపతికి పంచఫల అభిషేకం, సహస్ర నామార్చన, శివకామసుందరీ సమేత చిదంబరేశ్వర స్వామికి పంచామృత అభిషేకం, సాయంత్రం దాసాంజనేయ స్వామివారికి సహస్ర నామార్చనలు, మహాగణపతి దేవాలయ ఉత్సవ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు భాను నంబూద్రిచే జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు అన్నవరపు పాండురంగారావు, మార్గాని చంద్రశేఖరరావు, ఆకుల ధనుంజయరావు, వేముల హరికృష్ణ తదితరులు పాల్గొని పూజలు చేశారు.



విశ్వనాథపల్లి నాంచారమ్మ గ్రామోత్సవం

కోడూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా నది తీరాన కొలిచిన వారికి కొంగు బంగారమై పూజలందుకుంటున్న విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ గ్రామోత్సవంలో భాగంగా ఇం టింటా పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం విశ్వనాథపల్లిలో డప్పువాయిద్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారిని ప్రతి ఇంటికి తీసుకెళ్లి, నైవేద్యాలు సమర్పించి హారతులు పట్టి భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. కుమ్మరిపాలెం, వి.కొత్తపాలెం, గాబ గ్రామాల్లో గ్రామోత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుందని ఈవో జయశ్రీ తెలిపారు.

మండలిలో మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలి : లకనం

నాగాయలంక, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో మత్స్యకారుల ప్రతినిధికి సభ్యత్వం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాగాయలంకలోని మత్స్యభవనం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మత్స్యవృత్తిదారుల సంఘాల నుంచి ఒక్కరు కూడా రాష్ట్రం లో చట్ట సభలకు ఎంపిక కాకపోవటం వల్ల వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి మత్స్య వృత్తిదారుల ప్రతినిధికి కేటయించాలని కోరారు.

విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు

నాగాయలంక, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగాయలంక జడ్పీ పాఠశాల, స్కాలర్స్ స్కూల్ ప్రాంగణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మహిళల సాధికారత, హక్కులు, సమానత్వం వంటి అంశాలపై విద్యార్థినులు రచనలు చేశారు. ఎస్సై కె.రాజేష్, సిబ్బంది పర్యవేక్షించారు. విజేతలకు మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందించనున్నారు.



ఆకట్టుకున్న లక్ష్మీపురం మహిళల మురళీ కోలాటం

చల్లపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : లక్ష్మీపురంలోని దుర్గా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించిన మహిళల మురళీకోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దుర్గా సోమేశ్వర మహిళా కోలాట బృంద సభ్యులు గత 15 రోజులుగా కోలాట ప్రదర్శన నేర్చుకుని తొలి ప్రదర్శన స్వామి వారి సన్నిధిలో ప్రదర్శించారు. దేవరకోటకు చెందిన గురువు మారుతి వద్ద మహిళలు కోలాటం నేర్చుకున్నారు. కోలాటం భక్తసమాజాన్ని ఆలయ అర్చకులు భమిడిపాటి బాలసుబ్రహ్మశర్మ, స్థానికులు అభినందించారు.

పార్థసారథి శరీరదానం



మోపిదేవి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన గొర్రెపాటి పార్థసారథి (85) మృతి తీరని లోటు అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. గొర్రెపాటి పార్థసారథి ఆదివారం రాత్రి మృతి చెందగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు శరీరదానం చేశారు. కుమారులు రమేష్ చంద్రబాబు, సురేష్ చంద్రబాబు, కుమార్తె రోజా, కుటుంబసభ్యుల అంగీకారంతో ఆయన నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి శరీరాన్ని ఇబ్రహీంపట్నం నిమ్రా మెడికల్ కళాశాలకు దానం చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, గొర్రెపాటి నాగేశ్వరరావు, పెదకళ్లేపల్లి సర్పంచ్ అరజా సంధ్యారాణి, ఎంపీటీసీ సభ్యురాలు ఆశాదేవి, వైస్ ఎంపీపీ కడవకొల్లు సీతారామాంజనేయులు పార్థసారథి మృతికి సంతాపం తెలియజేశారు.

కోర్టు రోడ్డులో ఆక్రమణల తొలగింపు

మచిలీపట్నం టౌన్, మార్చి3 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం జిల్లా కోర్టు రోడ్డులో మార్జిన్‌లలోని డ్రెయిన్లపై ఆక్రమణలను సోమవారం మునిసిపల్ అధికారులు తొలగించారు. గత వారం రోజులుగా మునిసిపల్ అధికారులు ఆక్రమణలు తొలగింపు చేస్తూనే ఉన్నారు. డ్రెయిన్లు మూసేసి ఏర్పాటు చేసిన బడ్డీలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.

రేపటి నుంచి శ్రమదినాలు



మచిలీపట్నం టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : విశ్వవ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి క్రైస్తవులు 40 రోజుల పాటు శ్రమదినాలు ఆచరిస్తూ దీక్ష చేపడుతున్నట్టు ఆర్సీఎం ఫాదర్ ఎన్. డేవిడ్‌రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రమదినాల సందర్భంగా విశ్వాసులు తెల్లటి దుస్తులు ధరించి జపమాల చేతపట్టి రోజూ బైబిల్ పఠనం చేస్తూ ధ్యానంలో పాల్గొంటారన్నారు. ప్రతి బుధవారం, శుక్రవారం శిలువ మార్గాలు ఉంటాయన్నారు. ఏప్రిల్ 13న మానికొమ్మల ఆదివారం, ఏప్రిల్ 18న గుడ్‌ఫ్రైడే ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

గ్రామ పంచాయితీ కార్యాలయం - పెదప్రోలు

ఆర్.ఓ.సి.నెం. 03/2025 **టెండరు ప్రకటన** తేది. 03-03-2025

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, పెదప్రోలు గ్రామ పంచాయితీ పరిధిలో ఈ దిగువ షెడ్యూల్‌లో చూపిన ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ పద్ధతిపై పనిచేయుటకు గాను సీల్డ్ టెండర్లను ది. 10-03-2025వ తేదీన మధ్యాహ్నం గం. 12-30 ని.ల వరకు సదరు పంచాయితీ సెక్రటరీ వారిచే గాని వారి అధికారం పొందిన మరియొకరిచే గాని సీల్డ్ టెండర్లు స్వీకరించబడును. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు హాజరైన టెండర్ దార్ల సమక్షమున టెండర్లు తెరవబడును. టెండర్ షెడ్యూల్స్ ది. 07-03-2025వ తేదీన తీసుకొనవలెను. కావున టెండర్లలో పాల్గొనువారు నిర్ణీత ధరావత్తు చెల్లించి పాల్గొనవలెను.

వ.నెం.	పని వివరములు	పని కాలము
1)	పారిశుధ్య పనుల నిర్వహణకు 2 వ్యక్తులు (ట్రాక్టర్ డ్రైవర్, స్వీపర్)	ది. 01-04-2025 నుండి
2)	పి.డబ్ల్యు.ఎస్. స్కీమ్ మరియు చేతిపంపులు నిర్వహణకు 4 వ్యక్తులు	
3)	వీధి దీపములు నిర్వహణకు 1 వ్యక్తి	ది.31-03-2026 వరకు

గమనిక : గతంలో పని చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. మిగిలిన వివరాలు షరతులు ఆఫీసు పనిచేయు వేళలో తెలుసుకొనవచ్చును.

సం/- కె. రామకోటేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శి, పెదప్రోలు గ్రామ పంచాయితీ

గ్రామ పంచాయితీ కార్యాలయం - బొబ్బర్లంక

ఆర్.ఓ.సి.నెం. 02/2025 **టెండరు ప్రకటన** తేది. 03-03-2025

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, బొబ్బర్లంక గ్రామ పంచాయితీ పరిధిలో ఈ దిగువ షెడ్యూల్‌లో చూపిన ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ పద్ధతి పై పనిచేయుటకు గాను సీల్డ్ టెండర్లను ది. 10-03-2025వ తేదీన మధ్యాహ్నం గం. 12-30 ని.ల వరకు సదరు పంచాయితీ సెక్రటరీ వారిచే గాని వారి అధికారం పొందిన మరియొకరిచే గాని సీల్డ్ టెండర్లు స్వీకరించబడును. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు హాజరైన టెండర్ దార్ల సమక్షమున టెండర్లు తెరవబడును. టెండర్ షెడ్యూల్స్ ది. 07-03-2025వ తేదీన తీసుకొనవలెను. కావున టెండర్లలో పాల్గొనువారు నిర్ణీత ధరావత్తు చెల్లించి పాల్గొనవలెను.

వ.నెం.	పని వివరములు	పని కాలము
1)	పి.డబ్ల్యు.ఎస్. స్కీమ్ నిర్వహణకు 1 వ్యక్తి	ది. 01-04-2025 నుండి
2)	వీధి దీపములు నిర్వహణకు 1 వ్యక్తి	ది.31-03-2026 వరకు

గమనిక : గతంలో పని చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. మిగిలిన వివరాలు షరతులు ఆఫీసు పనిచేయు వేళలో తెలుసుకొనవచ్చును.

సం/- కె. రామకోటేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శి, బొబ్బర్లంక గ్రామ పంచాయితీ

గ్రామ పంచాయితీ కార్యాలయం - కె. కొత్తపాలెం

ఆర్.ఓ.సి.నెం. 01/2025 **టెండరు ప్రకటన** తేది. 03-03-2025

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, కె. కొత్తపాలెం గ్రామ పంచాయితీ పరిధిలో ఈ దిగువ షెడ్యూల్‌లో చూపిన ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ పద్ధతి పై పనిచేయుటకు గాను సీల్డ్ టెండర్లను ది. 10-03-2025వ తేదీన మధ్యాహ్నం గం. 12-30 ని.ల వరకు సదరు పంచాయితీ సెక్రటరీ వారిచే గాని వారి అధికారం పొందిన మరియొకరిచే గాని సీల్డ్ టెండర్లు స్వీకరించబడును. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు హాజరైన టెండర్ దార్ల సమక్షమున టెండర్లు తెరవబడును. టెండర్ షెడ్యూల్స్ ది. 07-03-2025వ తేదీన తీసుకొనవలెను. కావున టెండర్లలో పాల్గొనువారు నిర్ణీత ధరావత్తు చెల్లించి పాల్గొనవలెను.

వ.నెం.	పని వివరములు	పని కాలము
1)	పారిశుధ్య పనుల నిర్వహణకు 1 వ్యక్తి	ది. 01-04-2025 నుండి
2)	పి.డబ్ల్యు.ఎస్ స్కీమ్ నిర్వహణకు 1 వ్యక్తి	
3)	వీధి దీపములు నిర్వహణకు 1 వ్యక్తి	ది.31-03-2026 వరకు

గమనిక : గతంలో పని చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. మిగిలిన వివరాలు షరతులు ఆఫీసు పనిచేయు వేళలో తెలుసుకొనవచ్చును.

సం/- కె. రామకోటేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శి, కె. కొత్తపాలెం గ్రామ పంచాయితీ